సాక్షి
హనుమకొండ

బుధవారం । 15 । మే । 2024



ప్రమాదాలకు కేరాఫ్.. దాబాలు

హైదరాబాద్-హనుమకొండ ఎన్‌హెచ్‌పై విచ్చలవిడిగా దాబాలు వెలుస్తున్నాయి. డివైడర్లు, క్రాసింగ్‌ల వద్ద ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. - 8లో▸



మెస్ ఓపెన్ చేయాలి

కాకతీయ యూనివర్సిటీలో మెస్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వారికి వివిధ విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. - 8లో▸

గరిష్ఠం/కనిష్ఠం
38^0 /27^0

వాతావరణం

జిల్లాలో ఉదయం ఎండ ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతతోపాటు వేడి ఉంటుంది. సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

మహిళా పీజీ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా మధుశ్రీ



కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి హనుమకొండ సుబేదారిలోని మహిళా పీజీ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా ఆ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.మధుశ్రీ నియమితులయ్యారు. మంగళవారం రాత్రి రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేయగా, వాటిని వీసీ రమేశ్ ఆమెకు అందజేశారు. మూడేళ్లుగా గణితవిభాగం ఆచార్యులు డాక్టర్ సౌజన్య ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఆమె స్థానంలో మధుశ్రీని నియమించారు. ఈ నెల 15న బాధ్యతలను స్వీకరిస్తారు.

కూచిపూడి జెండా ఆవిష్కరణ



హన్మకొండ కల్చరల్: హనుమకొండ బాలసముద్రంలోని సద్గురు శివానంద నృత్యమాల కళాక్షేత్రంలో మంగళవారం కూచిపూడి జెండాను ఆవిష్కరించారు. ఈజెండాను రూపొందించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సద్గురు శివానంద నృత్యమాల కళాక్షేత్రం నిర్వాహకులు, నృత్య గురువు బొంపల్లి సుధీర్‌రావు తెలిపారు. ఈకార్యక్రమంలో కూచిపూడి గ్రామానికి చెందిన సంప్రదాయ నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం వెంకటనాగ చలపతి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూచిపూడి గురువులు వెంపటి శ్రావణి, తాడూరి రేణుక, ఝాన్సీ, పరమేశ్వర్, శైలజ, చైతన్య, లక్ష్మీప్రియ, ఏకవీర పాల్గొన్నారు.

బుర్ర రాములు ఆశయాల్ని కొనసాగిద్దాం



ఖిలా వరంగల్: డాక్టర్ బుర్ర రాములు ఆశయాలను కొనసాగిద్దామని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదావత్ రాజు, టీపీటీఎఫ్ రాష్ట్ర నేత మైసా శ్రీనివాస్, కడారి భోగేశ్వర్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల జీవన్, న్యూడెమొక్రసీ నేత రాచర్ల బాలరాజు పిలుపునిచ్చారు. మంగళవారం పడమరకోటలోని అమరవీరుల స్తూపం వద్ద హెచ్‌ఆర్‌ఎఫ్ జిల్లా నాయకుడు బండి కోటేశ్వర్‌రావు అధ్యక్షతన బుర్ర రాములు 13వ యాది సభ జరిగింది. ముఖ్య అతిథులుగా వారు హాజరై బుర్ర రాములు సతీమణి స్వరూపతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, మానవ హక్కుల నేతలు పాలకుర్తి సత్యనారాయణ, యాదగిరి, దిలీప్, శ్రీనివాస్, సాదు రాజేశ్, రత్నమాల, గంగుల దయాకర్, విజయపాల్, ఐలయ్య, బీకె.చంద్రమౌళి, సంజీవ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కాళోజీ సెంటర్: కార్పొరేట్ కళాశాలలో విద్యా సంవత్సరం 2024–25లో ప్రవేశానికి జిల్లాలో పదో తరగతి 7.0 జీపీఏ, ఆపైన సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30లోగా.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, మైనార్టీ విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులని పేర్కొన్నారు. జూన్ 3న విద్యార్థుల ఎంపిక, జూన్ 6న విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు.

పలువురికి జరిమానా



రామన్నపేట: లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పోలీసులకు పట్టుబడిన నలుగురు వాహనదారులకు మంగళవారం వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి రూ.4 వేల జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. అదేవిధంగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 11 మందికి రూ.18,200 జరిమానా విధించినట్లు తెలిపారు.

తగ్గింది.. పెరిగింది.. ఎక్కడ?

వరంగల్ ఎంపీ స్థానంలో పోలింగ్‌పై అధికారులు, పార్టీల పోస్టుమార్టం


అర్బన్‌లో తగ్గిన పోలింగ్... రూరల్ సెగ్మెంట్లలో ఫరవాలేదు..

లోక్‌సభ పరిధిలో ఏడు సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతం చూస్తే పట్టణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో తగ్గింది. గ్రామీణ ప్రాంతాలున్న సెగ్మెంట్లలో ఓటింగ్ పెరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) నియోజకవర్గంలో అత్యధికంగా 78.77శాతం పోలవగా, అత్యల్పంగా వరంగల్ పశ్చిమలో 52.68శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పరకాల సెగ్మెంట్‌లో 76.86 శాతం, వర్ధన్నపేట (ఎస్సీ)లో 72.24శాతం, పాలకుర్తిలో 71.43 శాతం, భూపాలపల్లిలో 67.71శాతం, వరంగల్ తూర్పు సెగ్మెంట్‌లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తే పట్టణాల్లో ఉండే వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లే తమ ఓటుహక్కును ఎక్కువగా వినియోగించుకున్నట్లు కనిపిస్తోంది.



- 68.86 శాతం నమోదైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు
- గతంతో పోలిస్తే 5.17 శాతం పెరిగిన పోలింగ్
- గెలుపు ఓటములపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల లెక్కలు
- విజయంపై ఎవరి ధీమా వారిదే..
- నియోజకవర్గాల వారీగా సమీక్ష.. ముఖ్య నేతలతో అభ్యర్థుల చర్చలు



సాక్షిప్రతినిధి, వరంగల్:

వరంగల్ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై పోస్టుమార్టం జరుగుతోంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్‌శాతం పెంచేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులు కూడా సమీక్ష చేస్తున్నారు. మరోవైపు పోలింగ్‌శాతం ఎక్కడ పెరిగింది? ఎక్కడ తగ్గింది? ఎవరికి లాభం, ఎవరి నష్టం? అన్న లెక్కల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు నిమగ్నమయ్యాయి. వరంగల్ పార్లమెట్ పరిధి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం దాటినా క్యూలైన్లలో ఉన్నవారిని అనుమతించి రాత్రి వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 18,24,466 ఓటర్లకు 12,56,301 (68.86శాతం) మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు వరంగల్ లోక్‌సభ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేరిట మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈసారి మహిళలదే ఆధిక్యం.. ఆసక్తి చూపని థర్డ్‌జెండర్స్..

2009 నుంచి 2019 వరకు వరుసగా మూడు పర్యాయాలు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా ఓటుహక్కును వినియోగించుకున్న మహిళలు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారే ముందంజలో ఉన్నారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును 'ఆమె'నే శాసించింది. వరంగల్ పార్లమెంట్ పరిధి ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో 6,91,902 మంది పురుషులు, 7,01,862 మంది మహిళలు ఓటేయగా.. పురుషుల కంటే 9,960 మంది మహిళలు ఎక్కువగా ఓటెత్తారు. సోమవారం జరిగిన వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 12,56,301 మంది ఓటేయగా... అందులో 6,26,704 మంది పురుషులు, 6,29,512 మంది మహిళలు ఉన్నారు. పురుషులకన్నా 2,808 మంది మహిళలు అధికంగా ఓటేశారు. ఇదిలా ఉంటే వరంగల్ లోక్‌సభ పరిధిలో థర్డ్‌జెండర్ల ఓట్లు 397 ఉండగా 85 మంది ఓటేశారు. దీంతో లోక్‌సభ ఓటింగ్‌పై ఆసక్తి చూపినట్లుగా కనిపించలేదు.

పోలింగ్‌శాతంపై పోస్టుమార్టం... గెలుపుపై మూడు పార్టీల ధీమా...

వరంగల్ లోక్‌సభ ఎన్నికలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు.. పోలింగ్ ముగిసే వరకు అనేక పరిణామాలు చోటుచేసుకోగా.. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ (బీజేపీ), డాక్టర్ కడియం కావ్య (కాంగ్రెస్), డాక్టర్ మారేపల్లి సుధీర్‌కుమార్ (బీఆర్‌ఎస్) ఎంపీగా మొదటిసారి పోటీ చేశారు. ఆయా పార్టీల అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులు విస్తృతంగా ప్రచా రం చేశారు. సోమవారం పోలింగ్ ముగియగా.. మంగళవారం వెలువడిన పోలింగ్ శాతం, పోలైన ఓట్లపై పోస్టుమార్టం మొదలెట్టారు. లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది అన్న కోణంలో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలతో కలిసి మూడు పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు లెక్కల్లో పడ్డారు. అభ్యర్థులు ఎవరికి వారుగా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడితేనే ఈ సస్పెన్స్‌కు తెరపడుతుంది.



నియోజకవర్గాల వారీగా స్త్రీ, పురుషుల ఓటింగ్ వివరాలు ఇలా..

	(మొత్తం ఓటర్లు)			(పోలైన ఓట్లు)		
	పురుషులు	మహిళలు	ఇతరులు	పురుషులు	మహిళలు	ఇతరులు
ఘన్‌పూర్	1,25,210	1,28,898	02	1,00,819	99,337	02
పాలకుర్తి	1,26,411	1,29,090	13	91,683	90824	08
పరకాల	108076	114305	02	84,528	86,387	01
వరంగల్ పశ్చిమ	1,39,322	1,44,108	16	74,819	74,498	03
వరంగల్ తూర్పు	1,25,638	1,32,518	339	83,105	85,066	63
వర్ధన్నపేట	1,34,257	1,39,491	18	98,653	99,108	02
భూపాలపల్లి	1,36,507	1,40,238	07	93,097	94,292	06

వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు

సంవత్సరం	మొత్తం ఓట్లు	పోలైన ఓట్లు	పోలింగ్ శాతం
2009	14,86,617	10,30,525	69.32
2014	15,37,778	11,74,631	76.39
2019	16,66,770	10,61,645	63.69
2024	18,24,466	12,56,301	68.86

పోలింగ్ ప్రశాంతం



కాళోజీ సెంటర్ : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 18,24,466 మంది ఓటర్లకు 12,56,,301 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. 6,29,512 మంది మహిళలు, 6,26,704 పురుషులు, ఇతరులు 85 మంది ఓటు వేశారని వివరించారు. జిల్లా యంత్రాంగం, సహకరించిన ఓటర్లు, ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులను ఆమె అభినందించారు.

కేంద్ర సాయుధ బలగాలకు సత్కారం



వరంగల్ క్రైం: ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి స్వస్థలాలకు వెళ్తున్న కేంద్ర సాయుధ బలగాలకు చెందిన అధికారులను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సీపీ సత్కరించిన వారిలో సనతోదేవి, సోమ్‌జిత్ భగత్, శరత్‌నాథ్, సంజయ్‌కుమార్, అనీశ్, రాంనారాయణ బిస్వాస్, రాంకుమార్ సాబాధు, రాంచంద్ర సింగ్ ఉన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ పాల్గొన్నారు.

నన్ను గెలిపించండి

ఏనుగుల రాకేశ్‌రెడ్డి



హన్మకొండ: 'అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఆ అభ్యర్థికే ప్రయోజనం చేకూరుతుంది కానీ నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరు. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. నన్ను గెలిపించండి' అని బీఆర్‌ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి మంగళవారం వరంగల్ రీజనల్ లైబ్రరీ, హనుమకొండలోని జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పట్టభద్రులను కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రవినాయక్, కొమురయ్య, రాజేందర్, విజయ్ పాల్గొన్నారు.

అమ్మవారికి పల్లకి, శేషవాహనసేవ



అమ్మవారికి పల్లకిసేవ



విద్యారణ్యులవారికి పూజలు

హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి పల్లకిసేవలో ఊరేగించారు. సాయంత్రం శేషవాహనంపై ఊరేగించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలకు నాయీబ్రాహ్మణసంఘం నాయకులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సంఘం అధ్యక్షుడు నాగవెల్లి సురేష్‌కుమార్, రిటైర్డ్ ఎస్పీ దుగ్యాల అశోక్‌కుమార్, బీజేపీ నేత సూర్యపల్లి శ్రీనివాస్, కొడిపాక కుమారస్వామి, కురిమిల్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యుల జయంతిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయ ఆర్చ్ వద్ద విద్యారణ్యుల విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.



సైక్లింగ్ ట్రాక్ ఏది?

కాజీపేట ఫాతిమా నుంచి ఆర్‌ఈసీ వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌కు ఆనుకుని సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. కానీ.. కొందరు ఫుట్‌పాత్‌తోపాటు ట్రాక్‌ను ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో ఆ దారిలో సైక్లింగ్ నిలిచిపోయింది. ఎవరైనా అటుగా నడుస్తూ, సైక్లింగ్ చేస్తూ వస్తే రోడ్డుపై నుంచి వెళ్లాలని సదరు వ్యాపారులు కసురుకుంటున్నారని సైక్లిస్టులు వాపోతున్నారు. ఇందుకు నిట్ ఎదురుగా మెయిన్‌రోడ్ ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన ఇలాంటి దుకాణాలే ఉదాహరణ. - సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ

ఓవర్ టు స్ట్రాంగ్‌రూం

- ఏనుమాముల మార్కెట్ యార్డు గోదాంలకు ఈవీఎంలు
- భారీ భద్రత మధ్య తీసుకొచ్చిన పోలింగ్ సిబ్బంది
- ఏర్పాట్లను పరిశీలించిన సీపీ అంబర్ కిశోర్ ఝా



స్ట్రాంగ్ రూం వద్ద సాయుధ పోలీస్ పహారా

సాక్షి, వరంగల్ : అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైన ఈవీఎంలు వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులోని 17, 18, 19 నంబర్ల గోడౌన్లకు చేరుకున్నాయి. సోమవారం సాయంత్రం ఆరు నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ భద్రత మధ్య ఎన్నికల అధికారులు తీసుకొచ్చిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా గదుల్లో వరుస క్రమంలో భద్రపర్చారు. దీంతో నేతల భవితవ్యం ఓవర్ టు స్ట్రాంగ్ రూంకు చేరినట్లయ్యింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాలకు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను గోడౌన్‌లో భద్రపర్చాక ఎన్నికల జనరల్ అబ్జర్వర్ బండారి స్వాగత్ రణ్వీర్‌చంద్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏఆర్‌ఓలతో కలిసి వరంగల్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య స్ట్రాంగ్ రూంలకు సీల్ వేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు ఈవీఎంలు అవసరం ఉండడంతో దాదాపు 5,700 ఈవీఎంలను వినియోగించారు.

ఎలా చేరుకున్నాయంటే...

ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినవి జనగామలో, భూపాలపల్లి నియోజకవర్గానికి భూపాలపల్లి జిల్లా కేంద్రం, హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లు, వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలు ఏనుమాముల మార్కెట్ యార్డులో ఉన్నాయి. ఓటింగ్ ముగిశాక అక్కడినుంచి అధికారులు ఈవీఎంలను సంబంధిత రిసెప్షన్ సెంటర్లకు తీసుకెళ్లారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల ఈవీఎంలు అక్కడి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు, భూపాలపల్లివి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు ఎన్నికల అధికారులు తీసుకెళ్లారు. వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల ఈవీఎంలను నేరుగా ఏనుమాములకు ఎన్నికల అధికారులు తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూంలకు ఎవరూ వెళ్లకుండా అధికారులు సీల్ వేశారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, ఏఆర్‌ఓలు అశ్విని తానాజీ వాకడే, డీఎస్ వెంకన్న, రోహిత్‌సింగ్, నారాయణ, వెంకటయ్య, మంగీలాల్, సిదం దత్తు పాల్గొన్నారు.

144 సెక్షన్.. మూడంచెల భద్రత..

ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం పరిశీలించారు. భద్రతా చర్యలపై అక్కడున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, స్ట్రాంగ్ రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమీపంలోనే ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ తెరపై స్ట్రాంగ్ రూంకు సంబంధించిన దృశ్యాలను వివిధ రాజకీయ పార్టీల నేతలు, వారి ఏజెంట్లు 24 గంటల పాటు వీక్షించేలా స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూంకు ఒక గార్డు ఉంటారు. వారు లాగ్‌బుక్ నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూం ఆవరణలో ఎవరికి అనుమతి ఉండదు. 'ఇప్పటికే స్ట్రాంగ్ రూం దగ్గర 144 సెక్షన్‌తోపాటు మూడంచెల భద్రతను అమలు చేస్తున్నాం. స్థానిక పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. అగ్నిప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచాం. 24 గంటలూ సాయుధ రక్షణ ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది' అని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. 'ఎన్నికల పేపర్ మెటీరియల్‌కు చెందిన స్క్రూటినీ రిపోర్టులు, స్టాట్యూటరీ రిపోర్టులు పరిశీలకుల సమక్షంలో సీల్ వేశాం. అన్ని గణాంకాలు సరిపోవడంతో ఎక్కడ కూడా రీపోలింగ్‌కు అవకాశం లేదు'అని ఆర్‌ఓ, కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఆయన వెంట వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం, అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, సంజీవ్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. కాగా, ఫలితాల కోసం దాదాపు మూడు వారాలు వేచి చూడడం చాలా కష్టంగా ఉందనే టాక్ ఆయా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రచారంలో కూడా ఇంత ఒత్తిడి ఎదుర్కోలేదని, ఫలితం కోసం జూన్ 4 వరకు వేచి చూడాలంటే క్షణమొక యుగంగా గడుస్తోందని ఆయా పార్టీల నేతలు అంటున్నారు.



భద్రతపై సిబ్బందికి సూచనలిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా



స్ట్రాంగ్ రూం దృశ్యాలు వీక్షించేందుకు ఏర్పాటు చేసిన స్క్రీన్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రావీణ్య

క్లుప్తంగా

జనగామలో బాలిక కిడ్నాప్!

- కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురిపై కేసు

జనగామ : జనగామ పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి రెడ్డి మంగళవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. బాలికకు ఓ వ్యక్తితో రెండు నెలల క్రితం ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. రోజువారీగా చాటింగ్ చేస్తున్న క్రమంలో బాలికను హైదరాబాద్‌కు రావాలని కోరగా, ఆమె అంగీకరించినట్లు తెలిపారు. జనగామకు చెందిన ముగ్గురు వ్యక్తుల సాయంతో ఈ నెల 12వ తేదీ రాత్రి సెల్ఫ్ డ్రైవింగ్ (జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వాహనం) కారు తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లిందన్నారు. బాలిక కనిపించడం లేదనే కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఆరా తీయగా, జనగామకు చెందిన కారులో వెళ్లినట్లు సమాచారం అందగా కారు ఓనర్‌ను పిలిపించామన్నారు. కారుకు జీపీఎస్ ఉండడంతో దాని ఆధారంగా బాలిక ఉన్న ప్రదేశం కనిపెట్టి, నలుగురు వ్యక్తులతో పాటు ఆమెను తీసుకొచ్చామన్నారు. బాలిక వాంగ్మూలం రికార్డు చేసినట్లు, కిడ్నాప్ చేశారని తేలితే నలుగురిని రిమాండ్‌కు పంపిస్తామన్నారు. ఇటీవల రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలు, బాలికలను మాయమాటలతో ట్రాప్‌లో పడేస్తూ..అమ్మకానికి పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మానుకోటలో రెండిళ్లలో చోరీ

- మూడు తులాల బంగారం, 19 తులాల వెండి, రూ.5 వేల నగదు అపహరణ


దొంగలు పగుల గొట్టిన బీరువా


ఘటనా స్థలిని పరిశీలిస్తున్న టౌన్ ఎస్సై

మహబూబాబాద్ రూరల్ : మానుకోట జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ఇరువురి ఇళ్లలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో మూడు తులాల బంగారం, 19 తులాల వెండి ఆభరణాలు, రూ.5 వేల నగదు అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్ కెనరా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న బానోత్ సతీష్, కుటుంబ సభ్యులు కలిసి ఓటు వేసేందుకు ఇటీవల సొంతూరుకు వెళ్లారు. మంగళవారం ఉదయం వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి ఉండడం కనిపించింది. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. టౌన్ ఎస్సై శివ, ఫింగర్ ప్రింట్స్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే వారి పక్కింట్లో నివాసం ఉండే నరేష్ ఇంట్లోనూ దొంగలు పడి తులం బంగారు చైన్ ఎత్తుకెళ్లారు. మరో రెండు ఇళ్లలో చోరీలకు యత్నించినప్పటికీ ఎలాంటి బంగారం, వెండి ఆభరణాలు, నగదు దోచుకుపోలేదు. ఘటనలపై బాధితులు టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రమాదాలకు కేరాఫ్.. దాబాలు

జాతీయ రహదారిపై ప్రమాదకర ప్రదేశాల్లోనే ఏర్పాటు

- రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురి మృతి
- పట్టించుకోని అధికారులు, పోలీసులు

స్టేషన్‌ఘన్‌పూర్: సాధారణంగా జాతీయ రహదారిపై క్రాసింగ్‌లు.. యూ టర్న్‌లు ఉన్న ప్రదేశాల్లో దాబాల (హోటళ్లు) ఏర్పాటుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే వాయువేగంతో దూసుకొచ్చే వాహనాలు అదుపు తప్పి ఈ హోటళ్లను ఢీకొంటే తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే, భోజనం చేసి బయటకు వచ్చే సమయంలో ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతాల్లో దాబాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే హైదరాబాద్–హనుమకొండ జాతీయ రహదారిపై నియోజకవర్గ కేంద్రం స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాత్రం ఆ నిబంధనలు అమలు కావడం లేదు. ఏ కారణం చేతనో కాని అధికారులు అనుమతి ఇవ్వడంతో నిర్వాహకులు ఆయా ప్రదేశాల్లోనే ఏర్పాటు చేశారు. మండలంలోని మీదికొండ క్రాస్ వద్ద ఒకటి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పాత శ్రీవాణి స్కూల్ సమీపాన మరొటి, పల్లగుట్ట క్రాస్ సమీపం ఎస్సీ కాలనీ వద్ద రెండు.. మొత్తం నాలుగు ప్రమాదకర ప్రదేశాల్లోనే ఏర్పాటు చేశారు. ఫలితంగా భోజనం, ఇతర పదార్థాలు భుజించడానికి గతంలో ఆయా దాబాలకు వచ్చిన పలువురు పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. అయినా సంబంధిత అధికారులు, స్థానిక పోలీసులు ఈ విషయమై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కాగా, మండలంలోని మీదికొండ క్రాస్ వద్ద ఉన్న దాబాహోటల్ సమీపంలో ఏడాది క్రితం రాజధాని బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. అదే విధంగా జాతీయ రహదారిపై ఇటీవల పలు రోడ్డు ప్రమాదాలు జరిగినా సంబంధిత అధికారులకు పట్టడం లేదు. ఈ విషయంలో సంబంధిత అధికారులు, పోలీసులకు అమ్యామ్యాలు అందుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.



మీదికొండ క్రాస్ సమీపంలోని దాబా


ఘన్‌పూర్ శివారు క్రాస్ వద్ద..


ఘన్‌పూర్ ఎస్సీ కాలనీ క్రాస్ వద్ద ..

పేరుకే ఫ్యామిలీ దాబా..

పేరుకే ఫ్యామిలీ దాబా. లోపల మాత్రం ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. అటు ఎక్సైజ్.. ఇటు సివిల్ పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో దాబాల వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా నడుస్తోంది. యజమానులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది. ఇదిలా ఉండగా గతంలో దాబాల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

మెస్ ఓపెన్ చేయాలి

- కేయూలో విద్యార్థినుల ఆందోళన
- రిజిస్ట్రార్ మల్లారెడ్డితో వాగ్వాదం


విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థులతో మాట్లాడుతున్న వీసీ రమేశ్

కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పద్మాక్షి మహిళా మెస్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆ హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ , ఏబీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు మంద శ్రీకాంత్, మంద నరేష్, మర్రి మహేష్, తదితరులు మద్దతు పలికారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్‌రావు ఘటనాస్థలికి చేరుకుని ఆయా సంఘాల నాయకులు, విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినుల సంఖ్య సరిపడా ఉంటేనే మెస్‌ను ఓపెన్ చేస్తామని వారికి తెలిపారని సమాచారం. ఈ సందర్భంలో డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత విద్యార్థినులు, ఆయా సంఘాల బాధ్యులు క్యాంపస్‌లోని పరిపాలన భవనానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కామన్‌మెస్, పద్మాక్షి మహిళా హాస్టళ్ల మెస్‌లను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వీసీ రమేశ్‌తో కలిసి మెస్‌లు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈనెల 15నుంచి మహిళా హాస్టల్ మెస్‌ను రీఓపెన్ చేయిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. సరిపడా విద్యార్థులు వచ్చాకే (బాయ్స్‌కు) కామన్ మెస్ రీఓపెన్ చేయిస్తామని విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థులకు తెలియజేశారని సమాచారం. దీంతో ఆందోళన విరమించారు. కాగా, పీజీ, ఇతర కోర్సులు కలిగిన విద్యార్థినులు మెస్‌కార్డులు కలిగివారిలో 25శాతం మంది వస్తే మెస్‌ను రీఓపెన్ చేస్తామని, కామన్‌మెస్‌లో కూడా 25శాతం మంది విద్యార్థులు వస్తే రీఓపెన్ చేస్తామని హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్‌రావు వివరణ ఇచ్చారు.

మెస్‌లు ఓపెన్..

కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం రాత్రి మెస్‌లు ఓపెన్ అయ్యాయి. మెస్‌లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేసిన నేపథ్యంలో పద్మాక్షి మహిళా హాస్టల్‌లో వర్కర్లతో వంట చేయించారు. అనంతరం పద్మాక్షి హాస్టల్ విద్యార్థినులు, అలాగే అక్కడి నుంచి కామన్ మెస్‌కు తీసుకొచ్చి విద్యార్థులకు(బాయ్స్) భోజనం వడ్డించారు. కాగా, నేటినుంచి (బుధవారం) కామన్‌మెస్, పద్మాక్షిమెస్ యథావిధిగా కొనసాగించబోతున్నారు. విద్యార్థులు ఎక్కువమంది వస్తే రెండు చోట్ల వంటచేసి మెస్ సదుపాయం కల్పించాలని, లేనిపక్షంలో ఒకే చోట వంట చేసి పద్మాక్షి హాస్టల్ విద్యార్థినులు, కామన్‌మెస్‌కు సదుపాయం కల్పించాలని యూనివర్సిటీ అధికారులు యోచిస్తున్నారు.

పోలింగ్ రోజు కాంగ్రెస్ ప్రచారం

- బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్


మాట్లాడుతున్న అరూరి రమేశ్

హన్మకొండ: ఓడిపోతామనే భయంతో పోలింగ్ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిందని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రచారంతో పాటు, తనను ఓటర్లు నిలదీస్తున్నట్లు ఒక చానల్ పేరుతో చేసిన ఫేక్ న్యూస్‌పై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేస్తుందన్నారు. తనకు ఓటు వేసిన ఓటర్లకు, తన గెలుపుకు కృషి చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. అనంతరం బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ మృతికి నిమిషం మౌనం పాటించి సంతాపం తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, బీజేపీ వరంగల్ పార్లమెంట్ ప్రభారి డా.వి.మురళీధర్ గౌడ్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కొలను సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

రైలునుంచి పడి యువకుడి మృతి


ఇమ్రాన్ అన్సారి (ఫైల్)

కాశిబుగ్గ: రైలు నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చింతలపల్లి, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. జీఆర్పీ సీఐ నరేష్ కథనం ప్రకారం .. ముంబాయికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అన్సారి (18) తన బావతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో కొంత కాలంగా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అయితే అన్సారి.. తన బావ, స్నేహితుడితో కలిసి ముంబాయి వెళ్లడానికి రాజమండ్రిలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. ధర్మారం రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి పడ్డాడు. దీంతో అప్‌లైన్ ట్రాక్ పక్కన పడి మృతి చెందాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్ఎస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బావ ఫక్రుద్దీన్ అన్సారీకి అప్పగించామని సీఐ తెలిపారు.

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

సంగెం/కాశిబుగ్గ: మద్యం మానలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. మండలంలోని కుంటపల్లికి చెందిన కలకొండ సుగుణ, సదానందం దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్, మహేందర్ (28) ఉన్నారు. పిల్లల చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి పెద్దమ్మ, పెద్దనాన్న జయలక్ష్మి, వెంకటనారాయణ పెంచారు. మహేందర్ కులవృత్తి వండ్రంగితో పాటు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం చింతలపల్లి–ఎల్గూర్‌స్టేషన్ మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోదరుడు రమేష్‌కు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు.


మహేందర్ (ఫైల్)

విద్యుదాఘాతానికి వృద్ధురాలి బలి


కొమురమ్మ(ఫైల్)

తొర్రూరు రూరల్: విద్యుదాఘాతానికి ఓ వృద్ధురాలు బలి అయింది. ఈ ఘటన మండలంలోని కంఠాయపాలెంలో చోటు చేసుకుంది. ఎస్సై పిల్లల రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లికొండ నాగమణి, ఇద్దమ్మ.. సోమవారం రాత్రి ఇంట్లో ఇనుప దండెంపై దుస్తులు ఆరవేస్తుండగా కరెంట్‌షాక్‌కు గురై కేకలు వేశారు. ఈ కేకలు విన్న ఇంటి పక్కన ఉన్న డొనుక కొమురమ్మ(70) వారిని కాపాడేందుకు వెళ్లి తాను కూడా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. నాగమణి, ఇద్దమ్మకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు కొముర‌య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

జనగామ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్టణంలోని విజయ డెయిరీ బైపాస్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాల కేంద్ర ఏరియాకు చెందిన మునుకుంట్ల రవి (37) సోమవారం రాత్రి తన పని ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో హనుమాన్ గుడి వద్ద వెనక నుంచి యశ్వంతాపూర్ నుంచి జనగామకు వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో రవికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే రవిని ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సృజన్ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఏటూరునాగారంలో మరో యువకుడు..

ఏటూరునాగారం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఏటూరునాగారంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన గుగ్గిల్ల రమేష్(38) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై ఉన్న హైవే ట్రీట్ హోటల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.


రవి (ఫైల్)


రమేశ్ (ఫైల్)

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు. అయితే రమేశ్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొందా..? లేదా పార్కింగ్ చేసి ఉన్న లారీని ఢీకొని మృతి చెందడా అనే విషయం తెలియాల్సి ఉంది.

యథేచ్ఛగా గుట్టను తవ్వేస్తున్నారు

- అనుమతి లేకుండా వ్యాపారం
- పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు


గుట్టను తవ్వుతున్న పొక్లెయినర్

హసన్‌పర్తి : మండలంలోని దేవన్నపేట ప్రభుత్వ పాఠశాల సమీపంలో గల గుట్ట క్వారీగా మారింది. అనుమతి లేకుండానే గుట్టను తవ్వేస్తున్నారు. అధికారులు కనుసన్నల్లో మట్టి దందా జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవన్నపేట పరిధిలోని సర్వే నంబర్ 217లో సుమారు 17.02 ఎకరాల గుట్ట ఉంది. ఓ రియల్టర్ ఈ గుట్టను క్వారీగా మార్చేసి, రాత్రింబవళ్లు తేడా లేకుండా పొక్లెయినర్ సాయంతో మట్టిని తవ్వుతూ టిప్పర్ల ద్వారా నగరానికి తరలించి విక్రయిస్తున్నాడు. కొంతమంది అధికార పార్టీ నాయకులు, అధికారుల అండాతోనే సదరు వ్యాపారి మొరం దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి గండి

అక్రమంగా మట్టి దందా కొనసాగుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మట్టి క్వారీ తవ్వేందుకు మైనింగ్ అనుమతి తప్పనిసరి. అయితే క్యూబిక్ మీటరుకు రూ.70ల నుంచి రూ.80 వరకు ప్రభుత్వానికి చలానా రూపంలో నగదు చెల్లించాల్సి ఉంటోంది. ఒక టిప్పర్ మట్టికి రూ.1,000 నుంచి రూ.1,200ల నగదు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇప్పటికి ఈగుట్ట నుంచి వేలాది టిప్పర్ల మట్టి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు సదరు యజమానిపై చర్యలు తీసుకోకుండ వెనుకంజ వేస్తున్నారని విమర్శలున్నాయి.

కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌గా సమ్మయ్య

- ఉత్తర్వులు జారీచేసిన రిజిస్ట్రార్ మల్లారెడ్డి


సమ్మయ్యకు ఉత్తర్వులు అందజేస్తున్న వీసీ రమేశ్, రిజిస్ట్రార్ మల్లారెడ్డి

కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్‌గా ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్యను మంగళవారం రాత్రి నియమించారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు నియామక ఉత్తర్వు కాపీని వీసీ రమేశ్.. సమ్మయ్యకు అందజేశారు. సమ్మయ్య గతంలో కేయూ అంబేడ్కర్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్‌గా, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్‌రావు మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. పద్మాక్షి మహిళా హాస్టల్ వద్ద విద్యార్థినులు మెస్ ఓపెన్ చేయాలని ఆందోళన చేయడం, వాగ్వాదానికి దిగడంతో మనస్తాపానికి గురైన ఆయన.. తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. శ్రీనివాస్‌రావు స్థానంలో సమ్మయ్యను నియమించారు.

మూడేళ్లలో నలుగురు హాస్టళ్ల డైరెక్టర్లు విధులు!

కేయూ వీసీ రమేశ్ 2021 మే 23న బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 21న మూడేళ్ల పదవీ కాలం పూర్తికాబోతుంది. రమేశ్ బాధ్యతలు స్వీకరించేనాటికే హాస్టళ్ల డైరెక్టర్‌గా జువాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఎం ఇస్తారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017సెప్టెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు కొనసాగారు. పలు కారణాలతో ఆయన పదవికి రాజీనామా చేయగా 2022 మార్చిలో కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ మంజులను నియమించారు. 2023 జూలై 4వరకు కొనసాగుతుండగానే ఆమె స్థానంలో జువాలజీ విభాగం ప్రొఫెసర్ వై వెంకయ్యను 2023 జూలై 5న నియమించారు. అనంతరం ఆయన స్థానంలో 2024 జనవరిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావును నియమించారు. నాలుగు నెలలు 5రోజులకే రాజీనామా చేయగా ఆయన స్థానంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సమ్మయ్యను నియమించారు.

ఇళ్లలో కట్టేసిన పశువుల అపహరణ

- మహిళను స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు
- పోలీసులకు అప్పగింత

నర్సంపేట రూరల్ : ఇళ్లలో కట్టేసిన గేదెలు, ఆవులు, దూడలను అపహరిస్తున్న ఓ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు చిక్కగా, మరో ముగ్గురు పరారయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం నర్సంపేట పట్టణంలోని సర్వాపురం గ్రామ శివారు ఐదోవార్డులో రాత్రి వేళలో కొందరు ముఠాగా ఏర్పడి గేదెలు, ఆవులు, దూడలను అపహరిస్తున్నారు. సోమవారం రాత్రి సైతం ఇదే విధంగా నలుగురు వచ్చి పలు ఇళ్లలోని దూడలను, గేదెలు తీసుకెళ్తుండగా అలజడి వచ్చింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా లేచి వారిని వెంబడించడంతో గేదెలు, దూడలను వదిలి పారిపోయారు. ఆ ముఠాలో ఓ మహిళ చేతికి చిక్కడంతో ఆమెను స్తంభానికి కట్టేసి మిగతా ముగ్గురి కోసం గాలించారు. వారు దొరకక పోవడంతో మంగళవారం ఉదయం సదరు మహిళను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


పశువుల అపహరణకు యత్నించిన మహిళను కట్టేసిన గ్రామస్తులు

యువకుడి ఆత్మహత్యాయత్నం

చెన్నారావుపేట : తోటిమిత్రులు దాడి చేయడంతో ఓ యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన మండలంలోని ఎల్లాయగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంద జనార్దన్ కుమారుడు నితీష్‌ను తన స్నేహితులు గొడవపడి సోమవారం సాయంత్రం కొట్టారు. దీంతో అవమానాన్ని తట్టుకోలేక గ్రామ శివారులో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భయపడిన వెంటనే నితీష్ తన తండ్రికి ఫోన్ చేసి మందు తాగిన విషయం చెప్పడంతో చికిత్స నిమిత్తం నర్సంపేట ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నితీష్ తండ్రి ఫిర్యాదు మేరకు అర్కాల రాజేష్, పుటికల చంద్రకిరణ్, చరణ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

లైంగిక దాడికి యత్నించిన ఒకరికి జైలు



వరంగల్ లీగల్ : బాలికపై లైంగిక దాడికి యత్నించి బెదిరింపులకు పాల్పడ్డ ఒకరికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ మంగళవారం హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి తీర్పు వెల్లడించారు. కమలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని స్థానిక జిల్లా పరిషత్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. అయితే 2018 ఆగస్టు 4న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఎవరు లేరని నిర్ధారించుకున్న అదే గ్రామానికి చెందిన ఎల్ల బోయిన గణేష్ (20) ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న బాలిక చేయిపట్టి లాగి 'నువ్వంటే నాకు ఇష్టం.. నా కోరిక తీర్చు.. లేదంటే నిన్ను చంపుతాన'ని బెదిరించాడు. భయభ్రాంతులకు గురైన బాధిత బాలిక గట్టిగా అరుస్తూ గణేష్ నుంచి తప్పించుకోని బయటకు పరిగెత్తింది. చుట్టుపక్కల వారు రావడంతో సదరు యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలిపింది. చీకటి పడటంతో మరుసటి రోజు కమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువు కావడంతో ఎల్లబోయిన గణేష్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. కేసును పోలీస్ అధికారులు హరికృష్ణ, సందీప్, సూర్యప్రకాష్ విచారించారు. భరోసా కేంద్రం లీగల్ ఆఫీసర్ సీహెచ్ నీరజ, లైజన్ ఆఫీసర్ పరమేశ్వరి విచారణను పర్యవేక్షించగా, పీపీ రాజమల్లారెడ్డి కేసు వాదించారు.

యాక్సిడెంట్ కేసులో మరొకరికి ఏడాది..

మరిపెడ/మరిపెడ రూరల్: నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామ పరిధి అమ్రియతండాకు చెందిన ఒకరికి తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు మరిపెడ ఎస్సై ఎస్‌కే తాహెర్‌బాబా మంగళవారం తెలిపారు. 2014లో మరిపెడ మున్సిపాలిటీకి చెందిన భూక్య లక్ష్మణ్ పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై మరిపెడ మండలం దంటకుంటతండాకు వెళ్లాడు. తిరిగి మరిపెడ బంగ్లాకు క్రమంలో నర్సింహులపేట మండల పెద్దనాగారం గ్రామ పరిధి అమ్రియతండాకు చెందిన బానోత్ రమేశ్.. ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడుపుతూ భవాని ఆలయం వద్ద బైక్‌ను ఢీకొనగా లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి భూక్య హోలీ మరిపెడ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై నాగభూషణం కేసు నమోదు చేశారు. కేసు విచారణ అనంతరం తొర్రూరు సివిల్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టులో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గణేష్ ఆనంద్ వాదించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి మట్ట సరిత.. బానోత్ రమేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్సై తెలిపారు.